సాక్షి
జనగామ

శుక్రవారం । 14 । మార్చి । 2025



నిధులు హాంఫట్!
కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - 8లో▸



టెక్నాలజీతో మార్పులు..
టెక్నాలజీతో మార్పులు అనివార్యమని, టెక్నాలజీని స్వాగతించినప్పుడే వ్యాపార సంస్థల మనుగడ సాధ్యమని కేయూ మాజీ వీసీ బి. వెంకటరత్నం అన్నారు. - 8లో▸

వాతావరణం
గరిష్టం/కనిష్టం $35^0/25^0$
జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వేడిగాలులు వీస్తాయి. రాత్రి ఆహ్లాదకరంగా మారుతుంది.

ఇఫ్తార్	సహర్
శుక్ర 6:31	శని 5:02

రంజాన్ వేళలు

ఎండిన మొక్కలు..



జనగామ పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి ఏరియా, ఫ్లై ఓవర్ మెట్ల మార్గంలో పచ్చదనాన్ని పెంచేందుకు పురపాలక అధికారులు మొక్కలు నాటారు. నాటడం వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో సరిపడా నీరందక మొక్కలు ఎండిపోతున్నాయి. చెత్త డంపింగ్ ప్రదేశంగా మారిన అండర్ బ్రిడ్జి పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పే లక్ష్యంతో నాటిన మొక్కలు పందులు, పశువులకు ఆహారంగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

గాలి కలుషితం..



జనగామ– హైదరాబాద్ ప్రధాన రహదారిపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ, అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 30 వార్డుల పరిధిలో రోజు వారీగా చెత్త సేకరిస్తూ చంపక్‌హిల్స్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కానీ, ముఖ్య కూడళ్లలో చెత్తను డంపింగ్ చేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. డంప్ చేసిన చెత్తను తొలగించకుండా అక్కడే తగుల బెడుతున్నారు. ఎండ వేడి.. చెత్త నుంచి వచ్చే పొగతో వాహన చోదకులు, స్థానికులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందిపడుతున్నారు. చెత్తను తగులబెట్టకుండా అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

అడుగంటిన చెరువు..



ఒకప్పుడు జనగామ జిల్లాలో కరువుకు కేరాఫ్‌గా ఉన్న బచ్చన్నపేట గుడి చెరువులో వరుసగా పదేళ్లపాటు జలకళను సంతరించుకుని నిండుకుండలా ఉంది. ఇప్పుడు మళ్లీ పాత రోజులను గుర్తు చేసేలా గుడి చెరువు అడుగంటి.. నెర్రలు బారిపోతుంది. చుట్టూ అనేక గ్రామాలకు కల్పతరువుగా ఉన్న గుడి చెరువు ఎండిపోవడంతో.. యాసంగి సీజన్‌కు వరి పంటకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

- జనగామ

న్యూస్‌రీల్

వల్మిడి ఆదాయం రూ.4,91,000



పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2025–2026 సంవత్సరం కొబ్బరికాయలు పూజా సామగ్రి, లడ్డు, పులిహోర, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు కోసం బహిరంగ వేలం ద్వారా రూ.4,91,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు పూజా సామగ్రి అమ్ముకునే హక్కు పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ముద్రబోయిన సంతోష్‌కుమార్ రూ.2 లక్షలకు దక్కించుకోగా, లడ్డు పులిహోర అమ్ముకునే హక్కు వల్మిడి గ్రామానికి చెందిన తాళ్ల నవీన్ రూ.2,60,000కు దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన పల్లు ఎల్లగౌడ్ రూ.31,000కు పొందినట్లు వెల్లడించారు. దేవాదాయ దర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక



చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్యన, చిర్ర వరుణ్, సాదం హాసిని, జీడి ప్రీతి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మనోజ్‌కుమార్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో 100, 400 మీటర్ల పరుగు, జావలిన్ త్రో లో నిర్వహించిన ఎంపికల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ఈనెల 23న హైదరాబాద్ గచ్చిబౌలిలోని గార్డియన్ స్పోర్ట్స్‌లో నిర్వహించే పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. హెచ్‌ఎం కేతిడి నర్సింహారెడ్డి, పీడీ దేవ్‌సింగ్, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావు, పీఏసీ ఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు అభినందించారు.

ఘనంగా రథోత్సవం



చిల్పూరు: ఈనెల 06 నుంచి 15వ తేదీవరకు నిర్వహించే బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం హోమం, బలిహరణం కార్యక్రమాలను అర్చకుల వేద మంత్రాల నడుమ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ ప్రారంభించారు. భక్తుల కోలాటాల నడుమ స్వామివారి రథయాత్ర సాగింది. కార్యక్రమంలో కుర్రెంల మోహన్, వీరన్న, మల్లికార్జున్, మహేశ్, హరిశంకర్, రాజేశ్, విశాల్, మూల నాగరాజు, నారగోని రాజు, గోలి రాజశేఖర్, గనగోని రమేష్, తాళ్లపల్లి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి



జనగామ: జిల్లాలో హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ హోలీ రోజు స్నేహభావాన్ని పంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాజన్‌బాబు, లక్ష్మీనర్సయ్య, కీర్తి నర్సయ్య, మహంకాళి హరిచంద్రగుప్త, పెద్దోజు జగదీష్, శ్రీనివాస్, సంతోష్, నవీన్, న్యాయవాది జమాల్‌షరీఫ్, మసిఉర్ రెహమాన్, అబ్దుల్ ఖాదర్ అజర్, సైకిలాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఖాళీలు @168

అంగన్‌వాడీ టీచర్లు 23, హెల్పర్లు 145
- సర్కారుకు నివేదికలు..
- నిబంధనల మేరకు రిక్రూట్‌మెంట్
- కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన

జనగామ: చిన్నారులకు ప్రీ స్కూల్‌తోపాటు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు అమలు చేస్తున్న అంగ్‌వాడీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ సెంటర్లలో టీచర్లు, హెల్పర్ల పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. జిల్లాల వారీగా ఉన్న సెంటర్లు.. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను నివేదిక రూపంలో తెప్పించుకుంది. అంగన్‌వాడీల్లో అడ్మిషన్లను పెంచడంతోపాటు అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు వచ్చేలా ఏటా బడిబాట కార్యక్రమంలో ప్రచారం చేస్తున్నారు. పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లు, హెల్పర్ల కొరత లేకుండా ఖాళీగా ఉన్న ప్రతి సెంటర్‌లో నిబంధనలను అనుసరించి భర్తీ చేయనున్నారు.

మెరిట్ ఆధారంగా..

జిల్లాలో 23 టీచర్లు, 145 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఇంటర్ మెరిట్ అర్హతతో గ్రామ పంచాయతీ పరిధిలో కోడలుగా ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంగన్‌వాడీ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, అర్హత కలిగిన మహిళలు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకుంటారు. సెంటర్ల వారీగా ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారనే వివరాలను తీసుకుని, సంబంధిత అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్‌కు వెళతారు. అర్హత కలిగి టీచర్, హెల్పర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సర్టిఫికెట్లను పరిశీలన చేసి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఉద్యోగ నియామక కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగి ఉన్న వారిని ఎంపిక చేసిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ ఇస్తారు.



బచ్చన్నపేట అంగన్‌వాడీ సెంటర్

జిల్లాలో ఖాళీల వివరాలు..

నియోజకవర్గం	టీచర్లు	ఖాళీ	హెల్పర్లు	ఖాళీ
జనగామ	257	10	257	51
స్టే.ఘన్‌పూర్	255	06	257	52
పాలకుర్తి	183	07	257	42

పైరవీలు..

అంగన్‌వాడీ సెంటర్లలో టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించిన మరుక్షణమే బ్రోకర్లు పుట్టుకొచ్చారు. సర్కారు నిబంధనల మేరకే ఆన్‌లైన్ విధానంలో రెండు కేటగిరీల్లో ఎంపిక విధానం ఉంటుందని స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ.. మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొంతమంది డబ్బులు ఇస్తే పోస్టులు ఖాయమంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. టీచర్ పోస్టుకు రూ.2.50లక్షలు, హెల్పర్ పోస్టుకు రూ.1.50 లక్షలు డిమాండ్ చేస్తుండగా.. అన్నీ తెలిసిన మహిళలు చట్టప్రకారం ప్రాసెస్ చేసుకుంటుండగా.. కొంతమంది ఆశతో అప్పులు చేసి బ్రోకర్లకు డబ్బులు ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామాల్లో చర్చ జరుగుతోండడం గమనార్హం. దీనిపై కలెక్టర్ దృష్టి సారించి మధ్యదళారులతో మహిళలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని విద్యావంతులు కోరుతున్నారు. పోస్టులు ఇప్పిస్తామని నమ్మించే వ్యక్తుల సమాచారాన్ని కలెక్టర్ లేదా పోలీసులకు తెలియజేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు.

జిల్లాలో అంగన్‌వాడీల వివరాలు

కేంద్రాలు	695
సొంత భవనాలు	223
అద్దెకు	181
ఉచితంగా	291
0-6 నెలల పిల్లలు	1,898
3ఏళ్లలోపు చిన్నారులు	14,215

ఎదురు చూపులు

అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్ల నియామకం కోసం ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. మంత్రి సీతక్క పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించగా, ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు రావాలి



అంగన్‌వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి సర్కారు నుంచి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే ప్రాసెస్ ప్రారంభిస్తాం. జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు, పిల్లల సంఖ్య, ఖాళీల వివరాలను నివేదిక రూపంలో కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాం.

- ఫ్లోరెన్స్, డీడబ్ల్యూఓ, జనగామ

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు



సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, పక్కన అదనపు కలెక్టర్లు, డీసీపీ, ఉన్నతాధికారులు

- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా

జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా, ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీలకు అన్ని వసతులను సమకూర్చాలని సూచించారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కంపార్ట్మెంట్‌లో ఇద్దరు ఏఎస్ఎంల పర్యవేక్షణ ఉండాలన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జెడ్పీ సీఈఓ మాధురీ కిరణ్ చంద్ర షా, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీపీఓ స్వరూప, డీఆర్డీఏ వసంత పాల్గొన్నారు.

సమావేశాలు పూర్తి చేయాలి

జనగామ రూరల్: మార్చి 19లోపు ఓటరు జాబితా సవరణ, ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన గురువారం ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకోసారి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఓటరు జాబితా సవరణ, పోటీ చేసిన అభ్యర్థుల వివరాల సమర్పణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధి కారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, మార్చి 27 లోపు ఎన్నికల కమిషన్‌కు వివరాలు సమర్పించాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్‌తో సమావేశాలు నిర్వహించాలన్నారు. నూతన ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ల వివరాల తొలగింపు వివరాలు క్షుణ్ణంగా నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ మేథతో సామర్థ్యాల మెరుగు

ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేథ ద్వారా బోధన ప్రారంభించి, విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి గురువారం విద్యాశాఖ బలోపేతం, నూతన విద్యా విధానంపై కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా తెలంగాణ విద్యాశాఖ మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేథను ఉపయోగించి బోధనను మెరుగుపరిచేందుకు ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా (6) జిల్లాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించడంతో జిల్లా నుంచి నలుగురికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. కృత్రిమ మేథతో ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 17 పాఠశాలలు ఎంపిక య్యాయని వెల్లడించారు.



కాముడి దహనంలో పాల్గొన్న చిన్నారులు, పెద్దలు

రంగుల హోలీకి స్వాగతం



వాటర్ గన్స్ కొనుగోలు చేస్తున్న చిన్నారులు

- వాటర్ గన్స్, రంగుల కొనుగోళ్లు
- సందడిగా మారిన మార్కెట్
- ఘనంగా కాముడి దహనం

జనగామ: కాముని పున్నమిని పురస్కరించుకుని గురువారం పలు కూడళ్లలో కామదహనం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కాముని మంటల చుట్టూ ఆడిపాడుతూ అల్లరిచేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధితోపాటు పట్టణంలోని కుర్మవాడ, బాలాజీనగర్, చమన్, గుండ్లగడ్డ, గోకుల్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు కాముని దహనం నిర్వహించారు. శుక్రవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు గురువారం హోలీకి సంబంధిత సామగ్రి విక్రయాలతో వీధులు, చౌరస్తాల్లో సందడి నెలకొంది. రంగులు, చిన్నారుల వాటర్ గన్స్ కొనుగోళ్లతో రోడ్లు, కూడళ్లు రద్దీగా కనిపించాయి.



రంగులు కొనుగోలు చేస్తున్న మహిళలు

పండగకు ఏర్పాట్లు

రంగుల పండగను ఘనంగా జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలు సిద్ధమవుతున్నారు. హోలీకి ముందు రోజు కాముడి దహనం.. హోలీ రోజున ఆత్మీయంగా రంగులు చల్లుకోవడంతో చిన్నాపెద్ద ఆనందంగా గడుపుతారు. సహజ సిద్ధంగా చల్లుకునే రంగులతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, రసాయనిక రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నేడు పలుచోట్ల ఉట్టి కొట్టే ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు హోలీ రోజున ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలతో దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.

సైట్ సతాయిస్తోంది..

'ఎల్‌ఆర్‌ఎస్'కు ఆన్‌లైన్ కష్టాలు
- 25 శాతం మినహాయింపు ఈనెల 31 వరకే..
- సతాయిస్తున్న వెబ్‌సైట్.. వినియోగదారుల్లో ఆందోళన
- 1,58,265 దరఖాస్తులు.. 18,357 ఆమోదం
- వివిధ స్థాయిల్లో 1,39,908 అర్జీలు

సాక్షిప్రతినిధి, వరంగల్ : అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) బాలారిష్టాలు దాటడం లేదు. ఈ క్రమబద్ధీకరణకు 25 శాతం మినహాయింపును ఉపయోగించుకోవాలనుకునే వారికి అవాంతరాలు తప్పడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లిస్తామనుకునే వారికి వెబ్‌సైట్ ఓపెన్‌కాక.. ఆన్‌లైన్ యాక్సెస్ లభించక.. మున్సిపల్ ఆఫీస్‌ల చుట్టూ తిరిగి పోతున్నారు. ఈ వెబ్‌సైట్ అప్‌డేషన్‌కు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. దీంతో వారం, 10 రోజుల తర్వాత రమ్మని సిబ్బంది దరఖాస్తుదారులకు చెబుతున్నారు. ఫోన్లు చేసి ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చెప్పి.. తీరా ఆఫీస్‌కు వెళ్తే ఆన్‌లైన్ పని చేయట్లేదని చెప్పడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ తంతు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు ఇచ్చిన 25 శాతం రాయితీ డెడ్‌లైన్ ఉపయోగించుకోవడం ఎలా అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

సాంకేతిక సమస్యలు ..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా పరిధి 9 మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2020 సంవత్సరం 1,58,265 దరఖాస్తులు రాగా, పరిశీలన, ఆమోదం ఆగుతూ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ దరఖాస్తుల్లో కదలిక రాగా.. మొత్తంగా 2024 వరకు 18,357 అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించారు. ఇంకా 1,39,908 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో ఉండగా.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ మళ్లీ ట్రాక్‌లో పడింది. ఈనెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే 25 శాతం మినహాయింపు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తుదారులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. అయితే వెబ్‌సైట్ సరిగా ఓపెన్ కాక తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు

మున్సిపాలిటీ	దరఖాస్తులు
గ్రేటర్ వరంగల్	1,00,989
పరకాల	3,182
నర్సంపేట	5,421
వర్ధన్నపేట	522
జనగామ	18,379
మహబూబాబాద్	12,201
డోర్నకల్	872
మరిపెడ	2,629
తొర్రూరు	10,299
భూపాలపల్లి	3,771

మున్సిపాలిటీల్లో ఇదీ పరిస్థితి..

- గ్రేటర్ వరంగల్‌లో 1,00,989 దరఖాస్తులకు గురువారం 35,007 మంది దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో రూ.5.87 కోట్లు చెల్లించి 746 దరఖాస్తులు క్లియర్ చేసుకున్నారు. మిగతా దరఖాస్తులపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
- జనగామ మున్సిపాలిటీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్ కోసం 18,379 దరఖాస్తులు రాగా.. 7,127 అప్లికేషన్లకు అధికారులు ఆమోదించారు. అందులో 64 మంది రూ.26 లక్షలు చెల్లించారు. మిగతావి ప్రాసెస్‌లో ఉన్నాయి.
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 5,421 దరఖాస్తులుండగా 1,565 మందికి ఫీజు చెల్లించాలని అధికారులు సమాచారం ఇవ్వగా ఇప్పటి వరకు 81 మంది రూ.41 లక్షలు చెల్లించారు.
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 522 దరఖాస్తులకు 187 ఆమోదించగా.. గురువారం నాటికి 13 మంది మాత్రమే ఫీజు చెల్లించగా రూ.6లక్షల మేరకు ఆదాయం సమకూరింది.
- హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 3,182 దరఖాస్తులకు 2,320 అప్లికేషన్లు ఆమోదించి సమాచారం ఇవ్వగా ఇప్పటి వరకు 16 డాక్యుమెంట్లపై రూ.5 లక్షల చెల్లింపులు మాత్రమే జరిగాయి.
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో 872 దరఖాస్తులకు 652 ఓకే కాగా 25, మరిపెడ మున్సిపాలిటీలో 2,629 అప్లికేషన్లకు 1,278 ఆమోదించగా 29 మంది మాత్రమే రూ.11 లక్షలు చెల్లించారు. తొర్రూరు మున్సిపాలిటీలో 10,299 అప్లికేషన్లకు 4,722 ఆమోదించగా 71 మంది రూ.30 లక్షలు, మహబూబాబాద్ మున్సిపాలిటీలో 12,201 దరఖాస్తులకు 2,522 మంది ఫీజు చెల్లించాల్సి ఉండగా 447 మంది రూ.2.07 కోట్లు చెల్లించారు.
- భూపాలపల్లి మున్సిపాలిటీలో 3,771 అప్లికేషన్లకు 2,234 ఆమోదించగా 127 మంది రూ.61 లక్షలు చెల్లించారు.

రాయితీని వినియోగించుకోవాలి

ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాన్ని లేఅవుట్, నాన్ లేఅవుట్ పాట్ల యజమానులు, డెవలపర్లు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత శాఖల అధికారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రెగ్యులరైజ్ చేసుకోవాలి.

- అశ్విని తానాజీ వాకడే
కమిషనర్, జీడబ్ల్యూఎంసీ

కాజీపేట మీదుగా 'భారత్ గౌరవ్' స్పెషల్ ట్రైన్

కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా 'భారత్ గౌరవ్' సప్త జ్యోతిర్లింగ దర్శన స్పెషల్ ట్రైన్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ కిశోర్ గురువారం తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీన ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర విజయవాడలో రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్ మీదుగా ఉజ్జయినికి చేరుతుందన్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్, ద్వారకా, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, గృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శన చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీన తిరుగు ప్రయాణం ఉంటుందన్నారు. ఈ యాత్రలో భోజనం, హోటల్ గదులు, సెక్యూరిటీతో కూడిన ప్రయాణం ఉంటుందన్నారు. టికెట్ల ధర నాన్ ఏసీ రూ.20,980, థర్డ్ ఏసీ రూ.33,735, సెకండ్ ఏసి రూ.44,375 ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తెలుగు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఐఆర్‌సీటీసీటీఓయూఆర్ఐఎస్ఎం.కం లేదా 928030712, 9281030749 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

పేద విద్యార్థి కష్టానికి దక్కిన ఫలితం


రెండు ఉద్యోగాలు సాధించిన పవన్

కురవి: నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు.. అమ్మ కూలీ పనులు చేసి కొడుకును చదివించింది. అమ్మ పడిన కష్టాన్ని చిన్నతనం నుంచే చూసిన కొడుకు క్రమశిక్షణతో చదువుకున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు ఉద్యోగాలను ఒకే సారి దక్కించుకుని తల్లి కలను నెరవేర్చడంతోపాటు తాను పడిన కష్టానికి తగిన ఫలితం పొందాడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి శివారు బీబీనాయక్‌తండా జీపీ పరిధి భూక్య తండాకు చెందిన భూక్య పవన్. భూక్య పార్వతి, (వెంకన్న, లేట్) కుమారుడు పవన్ గురువారం విడుదలైన ఎస్సెస్సీ, సీజీఎల్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించాడు. ఎస్సెస్సీలో ఎంటీఎస్(మల్టీ టాస్కింగ్ స్టాఫ్), సీజీఎల్‌లో టాక్స్ అసిస్టెంట్(సీబీఐసీ సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ టాక్సెస్ అండ్ కస్టమ్స్) ఉద్యోగాలు వచ్చాయి. పవన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బీబీనాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10 తరగతి వరకు చింతపల్లి జెడ్పీ హైస్కూల్, ఇంటర్మీడియట్ మహబూబాబాద్ ప్రభుత్వ కాలేజీ, డిగ్రీ మానుకోట నలంద కాలేజీలో చదువుకున్నాడు.

18 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

- ఇద్దరు మహారాష్ట్ర వ్యక్తుల అరెస్ట్

వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం మహారాష్ట్రకు చెందిన షేక్ సాధిక్, షేక్ మక్బూద్ వద్ద నుంచి రూ.9లక్షల విలువైన 18కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షుకుర్ తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద రెండు బ్యాగులతో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పటుకుని తనిఖీ చేయగా గంజాయి లభించిందన్నారు. విచారించగా వరంగల్ రైల్వే స్టేషన్‌లో అమ్మడానికి వచ్చినట్లు తెలిపారని, దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

కేయూ విద్యా కళాశాలలో అవకతవకలు

- రూ. 8 లక్షలకు పైగా మాజీ ప్రిన్సిపాల్ చేతివాటం
- గుట్టు రట్టు కావడంతో మళ్లీ అకౌంట్‌లో జమ
- షోకాజ్ నోటీస్ జారీ చేసిన రిజిస్ట్రార్

నిధులు హాంఫట్!



కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాలలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందగా ఉన్న ఒక్క రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయలత కొంత కాలం క్రితమే హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియామకమైంది. దీంతో రెండున్నరేళ్ల క్రితం అదే కళాశాలలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా రెండు బాధ్యతలు అప్పగించారు. దీంతో అందొచ్చిన అవకాశాన్ని ఆసరా చేసుకున్న సదరు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ అవకతవకలకు పాల్పడుతున్నారని కొన్నినెలల క్రితమే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించగా ఆయన మళ్లీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కళాశాలలోని బీఓఎస్ అకౌంట్‌లోని రూ. 8 లక్షలకుపైగా డబ్బును ప్రిన్సిపాల్, బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ హాంఫట్ చేశారనే అంశం యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లింది.

ఆ విద్యా కళాశాలలో ప్రత్యేకంగా బీఓఎస్ అకౌంట్

కేయూ పరిధిలోని ఏ కాలేజీల్లో లేని విధంగా క్యాంపస్‌లోని విద్యా కళాశాలలో ప్రత్యేకంగా బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్(బీఓఎస్) పేర బ్యాంకులో అకౌంట్ తీసి వినియోగిస్తున్నారనే విషయం ఇప్పుడు వెల్లడియింది. ఏ నిధులు జమచేయిస్తున్నారనే విషయంపై స్పష్టత లేకున్నా మొత్తానికి అందులో రూ. 8లక్షలకు పైగా ఉండగా ఆ డబ్బును ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ వినియోగించుకున్నారని తాజాగా వెలుగు చూసింది.

మాజీ ప్రిన్సిపాల్ గుట్టు ఇలా రట్టు..

కేయూలో విద్యా కళాశాలలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తొలగించాక ప్రొఫెసర్ వి. రామచంద్రంను ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా, ఇఫ్లూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయలతను విద్యా కళాశాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌గా నియమించారు. దీంతో ఆమె ఫిబ్రవరి 1న బీఓఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీఓఎస్ అకౌంట్ గురించి ఆమె.. సదరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను వివరాలు అడగగా తెలియజేసేందుకు జాప్యం చేశారు. దీంతో ఆమె.. వీసీ ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఇటీవలే కేయూ సోషల్ సైన్స్‌డీన్ మనోహర్‌ను విద్యాకళాశాలకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించాక ఆ కళాశాలలోని పలు అవకతవకలపై ఆరాతీసినట్లు సమాచారం. బీఓఎస్ అకౌంట్‌లోని డబ్బులు కూడా అప్పటి బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్ వినియోగించుకున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. దీంతో తనపై చర్యలు తీసుకుంటారని భావించిన అవతకవకలకు పాల్పడిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్ కొద్దిరోజుల క్రితమే తాను బీఓఎస్ అకౌంట్ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి మళ్లీ కేయూ రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్‌లోకి జమచేశారు. ఈ విషయాన్ని ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీఓఎస్ అకౌంట్ నిధులు వినియోగించుకోవాలంటే వీసీ అప్రూవల్ మేరకు వ్యయం చేయాల్సింటుంది. సొంతానికి వినియోగించుకోకూడదు. ఇప్పుడు వర్సిటీలో ఇది హాట్‌టాపిక్‌గామారింది.

మాజీ ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్ జారీ

కేయూ విద్యాకళాశాల మాజీ ప్రిన్సిపాల్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీస్ జారీచేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, సదరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవహారంపై అధికారులు విచారణ కమిటీ వేస్తారా లేదా అతడిపై చర్యలు తీసుకుంటారా అనే అంశం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు రిజిస్ట్రార్ వి. రామచంద్రంను గురువారం 'సాక్షి' వివరణ కోరగా ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బీఓఎస్ అకౌంట్ రూ. 8.50లక్షలు నుంచి తీసుకున్నారనే విషయం వెలుగు చూసిందన్నారు. రూ. 8.75లక్షలు రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్‌లోకి జమచేశారని తన దృష్టికి వచ్చిందన్నారు. రూ. 25 వేలు వడ్డీ చెల్లించానని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ చెబుతున్నారన్నారు. ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీచేశాం.. అతడు ఇచ్చే వివరణను బట్టి చర్యలు ఉంటాయన్నారు.

టెక్నాలజీతో మార్పులు అనివార్యం

- కేయూ మాజీ వీసీ వెంకటరత్నం


మాట్లాడుతున్న కేయూ మాజీ వీసీ వెంకటరత్నం

కేయూ క్యాంపస్: టెక్నాలజీతో మార్పులు అనివార్యమని, టెక్నాలజీని స్వాగతించినప్పుడే వ్యాపార సంస్థల మనుగడ సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ బి. వెంకటరత్నం అన్నారు. కేయూలోని కామర్స్‌అండ్‌బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో 'న్యూహరిజన్స్ ఇన్‌కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డ్యూరింగ్ 21ఫస్ట్ సెంచరీ చాలెంజెస్ అండ్ ఆపార్చునిటీస్' అనే అంశంపై రెండురోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సభలో వెంకటరత్నం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫైనాన్షియల్ సెక్టార్‌లో మార్పులు చాలా ప్రభావం చూపాయన్నారు. మార్పుతోపాటే వచ్చే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అన్ని అడ్డంకులు ఎదుర్కొవాలన్నారు. వ్యాపార నిర్వహణ సులభమైనప్పటికీ విలువలతోకూడిన ఆ వ్యాపార ప్రపంచం అవసరమన్నారు. విద్యార్థులు నైపుణ్యాలపై దృష్టిసారించాలన్నారు. గౌరవ అతిథి కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ విస్తృత అవకాశాలు అందించిందన్నారు. ఇ-కామర్స్ లావాదేవీలు పెరిగాయన్నారు. ఉత్పాదకత, ఉద్యోగిత పెరిగిందన్నారు. వినియోగదారుడు కేంద్రంగా వ్యాపార వ్యవస్థ ఉందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ పి. అమరవేణి, ఆచార్యులు నర్సింహాచారి, పి. వరలక్ష్మి, రాజేందర్, నిరంజన్, శ్రీనివాస్, ఎం. గిరిప్రసాద్ మాట్లాడారు. మోడరేటర్లుగా ఇ. రాజు, సాయిశరణ్, ఎం. కనకయ్య వ్యవహరించారు.

లారీ డ్రైవర్‌కు జరిమానా, జైలు

కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు రూ.వెయ్యి జరిమానాతో పాటు రెండ్రోజుల జైలు శిక్ష పడినట్లు ఎస్సై తమాషారెడ్డి తెలిపారు. బుధవారం కాళేశ్వరంలో ఎస్సై వాహనాలు తనిఖీ చేస్తుండగా వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన ముదావత్ రాజు అతిగా మద్యం సేవించి లారీ నడుపుకుంటూ వస్తుండగా ఆపి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. 287 రీడింగ్ రావడంతో కేసు నమోదు చేసి భూపాలపల్లి కోర్టుకు తరలించారు. గురువారం జడ్జి.. రాజుకు రెండ్రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించి, పరకాల సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

ఫేక్ డీడీ గల లారీ పట్టివేత..

మహదేవపూర్ మండలం అన్నారం క్వారీకి ఇసుక లోడ్ కోసం వచ్చిన లారీ నంబర్ టీఎస్ 07 టీ 2888 యజమాని వేరే లారీతో ఫేక్ ఆర్డర్ నంబర్ డీడీ తీసుకొస్తుండగా మహబూబ్‌నగర్‌కు చెందిన మంజలి కురుమన్నను సిబ్బంది తనిఖీ చేసి పట్టుకుని లారీని పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. గురువారం టీజీఎండీసీ సిబ్బంది ఫిర్యాదు మేరకు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

హోలీ.. ఆనందాల కేళి

రసాయన రంగులు వద్దు..

- సహజసిద్ధ కలర్లే ముద్దు
- నేడు హోలీ పండుగ


హోలీకి వినియోగించే సహజసిద్ధ రంగులు


హోలీకి వినియోగించే మోదుగు పూలు

మహబూబాబాద్ రూరల్: హోలీ పండుగ అంటేనే సప్త వర్ణ శోభితం.. ప్రకృతిలో లభించే వివిధ రకాల చెట్ల పూలనుంచి తయారు చేసిన రంగులను చల్లుకుంటూ వసంత రుతువు ప్రారంభంలో చేసుకునే పండుగ. ఈ పండుగలో వివిధ కృత్రిమ రసాయనిక ఎరువులు వాడడం వల్ల దుష్పలితాలు కలిగే ప్రమాదం ఉంది. అందుకే రసాయన రంగులు పులుముకోకుండా సహజసిద్ధ కలర్లే చల్లుకుని పండగను ఆనందంగా జరుపుకోవాలని అధికారులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

కృత్రిమ రంగు..
నలుపులో లెడ్ ఆక్సైడ్ మూత్ర పిండాల వైఫల్యాలకు దారితీస్తుంది.

కృత్రిమ ఆకుపచ్చ రంగు..
కాపర్ సల్ఫేట్ కంటి దురద, వాపు వైఫల్యాలకు దారితీస్తుంది.

వెండి రంగు..
అల్యూమినియం బ్రోమైడ్ క్యాన్సర్ కారకం.

నీలి రంగు..
పుసియన్‌బ్లూ చర్మ సంబంధ వ్యాధులు, మెర్క్యూరీ సల్ఫేట్ (ఎరుపు) క్యాన్సర్‌కు కారణమవుతాయి.

పౌడర్లు, గులాల్..
లెడ్, క్రోమియం, నికెల్, మెర్క్యురీ, కాపర్, జింక్, వినికిడి లోపం, ఎలర్జీ, ఆయసం మొదలగు దుష్పలితాలకు దారితీస్తాయి. ముఖ్యంగా యువత ఈ పండుగను సెలబ్రేట్ చేసుకునే తీరుతో ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రంగులు చల్లుకుని చెరువులు, కుంటలు, సెలయేర్లలో స్నానాలు చేయడం వల్ల ఈ విషపూరిత రసాయనాలు అందులో కలిసి అనేక జీవజాతులు నాశనం అవుతున్నాయి. రంగులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలి.

సహజ రంగుల తయారీ ఇలా..

- ఎరుపు రంగు కోసం ప్రకృతిలో లభించే బీట్‌రూట్, మోదుగు పూలు, గులాబీ, మందారం వాడాలి.
- పసుపు రంగు కోసం పసుపు, ఆకుపచ్చ రంగు కోసం ఆకుకూరల మిశ్రమం ఇలా సహజ రంగులను వాడడం మనకే కాదు పర్యావరణానికి కూడా మంచిది. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సహజ రంగుల్లో లభించే యాంటీ యాక్సిడెంట్లు చర్మవ్యాధులను నియంత్రించి, చర్మం మృదువుగా, తేజోవంతంగా తయారవుతుంది.

సహజ సిద్ధ రంగులు వాడాలి



సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులనే వాడాలి. ప్రజలు రసాయన రంగులు చల్లడం మానుకుని అనారోగ్యంగా ఉండాలి. హోలీ పండుగను పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా నెహ్రూ సెంటరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

- లింగంపల్లి దయానంద్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ

పర్యావరణాన్ని కాపాడాలి



ప్రకృతిలో లభించే పూలు, ఆకులు, ఇతరత్రా వాటితో తయారయ్యే రంగులను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కూడా కాపాడిన వారమవుతాం. హోలీ వేడుకల్లో సహజరంగులనే వాడాలి. రసాయన రంగులు కళ్లలో పడితే కంటి చూపు దెబ్బతింటుంది.

- పూరె గురునాథరావు, దిశ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు

బస్సులో వెళ్లినా బతికేవారేమో!

- టైర్ పగిలి డివైడర్‌ను ఢీకొన్న కారు
- అక్కాచెల్లెలు దుర్మరణం.. ముగ్గురికి స్వల్ప గాయాలు
- ఖానాపురంలో ఘటన


యశోద(ఫైల్)


మాణిక్యమ్మ(ఫైల్)

ఖానాపురం: అమ్మా, పెద్దమ్మా.. బస్సులో వెళ్లినా బతికేవారేమో.. లోపలికి వెళ్తాం.. దేవాలయం వద్ద కారు ఆపమన్నప్పుడు ఆపినా బతికేవారేమో అంటూ మృతదేహాల మీద పడి కుమారులు, కుమార్తె రోదించిన తీరు పలువురిని కంటతడికి గురి చేసింది. టైర్ పగిలి కారు పల్టీకొట్టి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. ఖిలావరంగల్‌కు చెందిన ఏసిరెడ్డి యశోద(80), బోలుగొడ్డు మాణిక్యమ్మ(78) అక్కాచెల్లెలు. కుటుంబ సభ్యులతో కలిసి మహబూబాబాద్ జిల్లా కురవిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ కార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కాచెల్లెలు బస్సులో వెళ్దామని అనుకున్నారు. ఇదే కార్యానికి వచ్చిన యశోద కుమారుడు రమేశ్ కారులో వెళ్దామని చెప్పాడు. దీంతో యశోద, మాణిక్యమ్మ కుమార్తె అనిత, కుమారుడు హరీశ్‌బాబు, మాణిక్యమ్మ కారులో బయలుదేరారు. కురవిలో దేవాలయం వద్ద ఆగుదామనుకున్నారు. కానీ ఆలస్యమవుతుందనే కారణంతో ఆగకుండా ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఖానా పురం మండలం ఐనపల్లి శివారులోని పెట్రోల్‌బంక్ వద్దకు రాగానే కారు వెనుక టైర్ పగిలింది. దీంతో అదుపుత ప్పి దూసుకెళ్లే క్రమంలో మరో టైర్ పగిలి పల్టీకొడుతూ జాతీయరహదారి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అక్కాచెల్లెలతో పాటు కారు నడుపుతున్న రమేశ్, అనిత, హరీశ్‌బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యశోద, మాణిక్యమ్మ మృతిచెందారు. మృతదేహాలను నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, నర్సంపేట రూరల్ సీఐ సా యిరమణ, ఎస్సై రఘుపతి సందర్శించి వివరాలు సేకరించి పోస్టుమార్టం తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. అక్కాచెల్లెలు మృతి చెందడంతో ఖిలావరంగల్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలి

- ఓరుగల్లు పీఠకాపరి బిషప్ ఉడుముల బాల
- ముగిసిన ఫాతిమామాత ఉత్సవాలు


పాల్గొన్న ఫాదర్లు, విశ్వాసులు


పూజను సమర్పిస్తున్న ఉడుముల బాల

కాజీపేట రూరల్ : ప్రపంచ శాంతి స్థాపనకు ప్రార్థించాలని ఓరుగల్లు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠకాపరి బిషప్ ఉడుముల బాల అన్నారు. ఫాతిమామాత ఉత్సవాల ముగింపులో భాగంగా హనుమకొండ జిల్లా కాజీపేట కేథిడ్రల్ చర్చి ప్రాంగణంలో గురువారం బిషప్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రపంచయుద్ధాన్ని నిలిపివేసింది ఫాతిమామాతేనని, ఆమెను ప్రార్థించి శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఆధ్యాత్మికతతో చేసే ప్రార్థన ఎన్నో ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఫాదర్ ఆశీర్వాదం దివ్యబలిపూజతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బైబిల్ క్విజ్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కేథిడ్రల్ చర్చి అధ్యక్ష, కార్యదర్శులు బొక్క దయాసాగర్, టామి, అల్లం ప్రకాశ్‌రెడ్డి, ఫాదర్లు కాసుమర్రెడ్డి, జి.అనుకిరణ్, కె.జోసెఫ్, విజయపాల్, తాటికొండ జోసెఫ్, జి.నవీన్, ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కొడుకుపెళ్లి కావడం లేదని మనస్తాపంతో..


రైలు కిందపడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

- కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్ సమీపంలో ఘటన

కాజీపేట రూరల్ : కొడుకుకు పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో తండ్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్ సమీపంలో జరిగింది. కాజీపేట జీఆర్పీ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. కాజీపేట మండలం కడిపికొండకు చెందిన మూల రాజు కాజీపేట డీజిల్ షెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. చిన్న కుమారుడికి, కుమార్తెకు పెళ్లిళ్లు అయ్యాయి. అనారోగ్య కారణంగా పెద్ద కుమారుడికి కావడం లేదు. దీనిపై మనస్తాపం చెందిన రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహానికి ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాజ్‌కుమార్ పేర్కొన్నారు.

ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న కారు..

- వ్యక్తి దుర్మరణం.. భట్టుపల్లిలో ఘటన


శ్రీనివాస్(ఫైల్)

మడికొండ : కారు.. ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కాజీపేట మండలం భట్టుపల్లి శివారులో జరిగింది. మడికొండ ఇన్‌స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన రాపోలు శ్రీనివాస్ (46)తన భార్య రమాదేవితో కలిసి వరంగల్‌కు వెళ్లి ఆటోలో స్వగ్రామానికి వస్తున్నారు. భట్టుపల్లి మూడుచింతల వద్ద ఆటోను ఆపి కూల్‌డ్రింక్ తాగుతుండగా వరంగల్ నుంచి వస్తున్న కారు.. ఆటోను ఢీకొంది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఆపకుండా వెళ్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇన్‌స్పెక్టర్ కిషన్ సిబ్బందిని కడిపికొండ, తరాలపల్లి గ్రామాలకు పంపించి వెతికించారు. తరాలపల్లి వద్ద కారు ముందు భాగం ధ్వంసమై ఉండడం గమనించి అందులో ఉన్న దామెర మండలం పులుకుర్తికి చెందిన గుర్రాల దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.

భర్త హత్యకు భార్య సుపారీ..

- ఎలాగైనా, అనుమానం రాకుండా చంపాలని ఒప్పందం
- ప్లాన్ ఫెయిల్.. భార్యతో పాటు నలుగురి అరెస్ట్, రిమాండ్
- వివరాలు వెల్లడించిన నర్సంపేట రూరల్ ఎస్సై అరుణ్

నర్సంపేట రూరల్ : భర్తను కడతేర్చడానికి భార్య సుపారీ అందజేసింది. ఎలాగైనా, ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో గురువారం భార్యతోపాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సంపేట రూరల్ ఎస్సై అరుణ్ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధారావత్ సుమన్‌కు, మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతుండడంతో హైదరాబాద్‌లో వేర్వేరుగా ఉంటున్నారు. సుమన్ హైదరాబాద్‌లోనే ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం నరేశ్ అనే యువకుడు సుమన్‌కు వాట్సాప్ కాల్ చేసి నిన్ను చంపేందుకు ప్రయత్నం జరుగుతుందని, తనకు డబ్బులు ఇస్తే ఆ ప్రయత్నాన్ని ఆపుతానంటూ చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన సుమన్.. ఈనెల 9వ తేదీన నరేశ్‌పై నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో సుమన్ భార్య మంజుల.. మరికొందరితో కలిసి భర్తను చంపించేందుకు నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపికి రూ.30వేల సుపారీ ఇచ్చినట్లు నరేశ్ తెలిపాడు. దీంతో మంజుల, ఆమెకు సహకరించిన ఆమె బావ ములుగుకు చెందిన మోతీలాల్, వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన నరేశ్, నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మల్లేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

అతిగా మద్యం సేవించి యువకుడి మృతి


శ్రీనివాస్ మృతదేహం

గార్ల: అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం గార్ల సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఎస్సై ఎస్‌కె. రియాజ్‌పాషా కథనం ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ జిల్లాకు చెందిన మాకి శ్రీనివాస్(35) గార్ల మండలం బుద్ధారం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద కూలీ పనులకు వచ్చాడు. నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకుండా.. భోజనం చేయకుండా నిత్యం మద్యం సేవిస్తున్నాడు. దీంతో నీరసంతో కుప్పకూలాడు. తోటి కూలీలు శ్రీనివాస్‌ను హుటాహుటిన 108లో గార్ల సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి శ్రీనివాస్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు నాగభూషణం ఫిర్యాదు మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

భార్యను చంపిన భర్త అరెస్ట్, రిమాండ్

కురవి: భార్యను చంపిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మరిపెడ సీఐ రాజ్‌కుమార్ గౌడ్, ఎస్సై నగేశ్ గురువారం తెలిపారు. మాంసం కూర (మటన్) వండలేదనే కారణంతో మంగళవారం రాత్రి సీరోలు మండలంలోని ఉప్పరిగూడెం శివారు బూరుగు చెట్టు తండా జీపీ పరిధిలోని మాంజా తండాకు చెందిన మాలోత్ బాలు తన భార్య కళావతిని కొట్టి చంపాడు. ఈ ఘటనలో బాలును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ, ఎస్సై తెలిపారు.